ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
భద్రాద్రి కొత్తగూడెం
5
శుక్రవారం, 7 మార్చి 2025



ఇంటర్ సెకండియర్ పరీక్షలు షురూ



విద్యార్థులను తనిఖీ చేసి లోనికి పంపిస్తున్న దృశ్యం

6

పెండింగ్ ఖాతాలను క్లియర్ చేయాలి

ఐటీడీఏ పీవో బి.రాహుల్



సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న పీవో

భద్రాచలం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ట్రైకార్, ఎంఎస్ఎంఈ యూనిట్లకు సంబంధించి బ్యాంకులో లబ్ధిదారులకు సంబంధించిన యూనిట్లు లాగిన్ అయి పెండింగులో ఉన్న ఖాతాలకు త్వరితగతిన క్లియర్ చేయాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. గురువారం తన ఛాంబర్‌లో ఐటీడీఏ యూనిట్ అధికారులు, బ్యాంకర్లతో ట్రైకార్, ఎంఎస్ఎంఈ యూనిట్, గిరిజన నిరుద్యోగ యువకులకు జీవనోపాధి పెంపొందించేందుకు సబ్సిడీ ద్వారా మంజూరైన రుణాల లబ్ధిదారులకు అందేవిధంగా బ్యాంకర్లు తీసుకోవాల్సిన కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ యూనిట్లను మార్చి 31 నాటికి కంప్లీట్ చేసి లబ్ధిదారులకు అందించాలన్నారు. కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్‌రాజు, ఏడీ అగ్రికల్చర్ భాస్కరన్, లీడ్ బ్యాంకు మేనేజరు రామ్‌రెడ్డి, జేడీఎం హరికృష్ణ, వివిధ బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

బీసీ విద్యార్థులకు మహర్దశ


- మంత్రి తుమ్మల కృషితో బీసీ హాస్టళ్లకు నూతన భవనాలు
- నగరంలో మూడింటికి అనుమతులు
- రూ.3 కోట్ల చొప్పున రూ.9 కోట్లు మంజూరు

ఖమ్మం ఖానాపురం హవేలి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లాలో శిథిలావస్థలో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్స్‌లో నూతనంగా కొత్తభవనాల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో ఖమ్మంలో మూడు బీసీ వెల్ఫేర్ హాస్టల్ భవనాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో భవనానికి రూ.3కోట్ల చొప్పున మొత్తం మూడు భవనాలకు రూ.9కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జీవో నెంబరు 50ని జారీ చేసింది. ఒక్కో భవనాన్ని అత్యాధునిక హంగులతో నిర్మించనున్నారు.

ఖమ్మం నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్ స్థానంలో ఈ నూతన భవనాలు నిర్మించనున్నారు. హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన మంత్రి తుమ్మల నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపారు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం బీసీ బాయ్స్ హాస్టల్, ఖమ్మంనగరంలోని ముస్తాఫనగర్‌లోని బీసీ బాయ్స్ హాస్టల్ 1, జహీరపురలోని బీసీ బాయ్స్ హాస్టల్ 2కు నూతన భవనాలు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి మంత్రి తుమ్మల త్వరలో శంకుస్థాపన చేయనున్నారు.



కల్లంలో ఆరబోసిన తేజ మిర్చి



ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లోని మిర్చియార్డు

ఏమార్చిన మిర్చి

భారీగా పతనమవుతున్న తేజ రకం ధర

- గత ఏడాదితో పోల్చితే క్వింటాకు రూ.5వేల వ్యత్యాసం
- పెట్టుబడులు కూడా రావట్లేదంటున్న రైతులు
- తెరపైకి మిర్చి బోర్డు ఏర్పాటు అంశం
- ఖమ్మంలో ఏర్పాటు చేయాలని రైతులు, రైతు సంఘాల డిమాండ్

ఖమ్మం, మార్చి 6 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): వాణిజ్య పంటల్లో 'ఎర్ర బంగారం'గా పేరు పొందిన ఎండుమిర్చి ప్రస్తుతం రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. ఈ సంవత్సరం మిర్చి ధరలు భారీగా పతనమవ్వడంతో అష్టకష్టాలు పడి సాగుచేసిన రైతులు దిగాలు పడుతున్నారు. గతంలో వాణిజ్య పంటల్లో లాభసాటి పంటగా నిలిచిన మిర్చి నేడు జూదంలా మారింది. రైతు చేతిలో పంట ఉన్నప్పుడు ధర తగ్గడం, పంట వారి చేయిదాటి పోయిన తరువాత ధర పెరుగుతుండడంతో ఈ పంటను నమ్ముకున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో క్వింటాకు రూ.18వేల నుంచి రూ.20వేల వరకు ఉన్న మిర్చి ధర ప్రస్తుతం రూ.12వేల నుంచి రూ.14వేలు మాత్రమే పలుకుతుండటంతో రైతులు (మిగతా 6వ పేజీలో)

పంట పండింది.. ధర లేదు

జి.వెంకటేశ్వర్లు, తనికెళ్ల



ఈ ఏడాది చీడపీడలు తగ్గడంతో మిర్చి పంట బాగానే పండింది. ఎకరానికి 20క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కానీ మార్కెట్‌లో ధర లేదు. గ్రామాల్లో వ్యాపారులు వచ్చి రూ.12నుంచి 13వేలకే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ.20వేలు ప్రకటించి కొనుగోలు చేయాలి. లేకపోతే మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. పెట్టుబడులు ఏటికేడు పెరుగుతున్నాయి. పెట్టుబడి ఖర్చు ఎకరానికి కనీసం రూ.లక్షా 50వేల వరకు వస్తుంది. ఇంటిల్లిపాది చేసిన కష్టం లెక్కిస్తే ప్రస్తుతం పలికే ధర, వచ్చే సొమ్ముకు పొంతనలేదు.

భక్తులు మెచ్చేలా ఏర్పాట్లుండాలి

- ఆన్‌లైన్‌లో 75 శాతం టికెట్లు విక్రయించాలి
- నాసిరకం బారికేడ్‌లు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవు
- 31 లోపు ఏర్పాట్లు పూర్తి కావాలి : భద్రాద్రి కలెక్టర్ జితేష్
- శ్రీరామనవమి ఏర్పాట్లపై సమీక్ష



సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్

భద్రాచలం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఈసారి నిర్వహించిన వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు, ఏరు ఫెస్టివల్ విజయవంతమయ్యాయి. అధికార యంత్రాంగం బాగా పని చేసింది. ఇదే రీతిలో ఈసారి శ్రీరామనవమి, శ్రీరామ మహాపట్టాభిషేకాలు భక్తులు మెచ్చే రీతిలో ఏర్పాట్లుండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భద్రాచలంలోని సబ్ కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో శ్రీరామనవమి ఏర్పాట్లపై జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవమి, పట్టాభిషేకం ఉత్సవాలకు నెల రోజుల సమయం ఉన్నందున అధికారులందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పని చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వేడుకలు తిలకించే విధంగా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు. అలాగే భక్తులకు ఆన్‌లైన్ ద్వారా 75శాతం టికెట్లు కేటాయించాలని, 25 శాతం ఆఫ్‌లైన్‌లో కౌంటర్ల ద్వారా విక్రయించాలన్నారు. సెక్టార్లలో బారికేడ్ల నిర్వహణలో (మిగతా 6వ పేజీలో)



సాగర్ రెండోజోన్‌కు నీరు నిలిపివేత

పాలేరు జలాశయం నీటిమట్టం పెంచేందుకు అధికారుల చర్యలు



గణనీయంగా తగ్గిన పాలేరు జలాశయం

కూసుమంచి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): పాలేరు జలాశయం నుంచి రెండోజోన్ ఆయకట్టుకు అధికారులు సాగర్ నీటి విడుదల నిలిపివేశారు. జలాశయం నీటిమట్టం గణనీయంగా పడిపోతుండటంతో, పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. పాలేరు జలాశయం గరిష్ఠ నీటిమట్టం 23 అడుగులకుగాను ప్రస్తుతం 16 అడుగుల మేర మాత్రమే నీరు నిల్వ ఉంది. దీంతో ఒకరోజు రెండోజోన్ ఆయకట్టుకు నీరు నిలిపివేసి, శుక్రవారం మధ్యాహ్నం తిరిగి విడుదల చేస్తామని డీఈ మధు తెలిపారు. సాగర్ మొదటి జోన్ జోన్ నుంచి ప్రస్తుతం 5800 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా పాలేరు చేరుతున్నట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి నీటిమట్టం 18.5 అడుగులకు చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పాలేరు పాతకాల్వకు 200 క్యూసెక్కులు, భగీరథ ప్రాజెక్టుకు 130 క్యూసెక్కులు, భక్తరామదాసు ప్రాజెక్టుకు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

భద్రాద్రిలో ఐఏఎస్ స్నేహ పెళ్లి

రామయ్య సన్నిధిలో ఒక్కటైన జంట



ఒడిశా కేడర్‌కు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అరుగుల స్నేహ-అఖిల్ రెడ్డిల వివాహం భద్రాచలంలో జరిగింది. భద్రాద్రి దేవస్థానానికి చెందిన మారుతిసదనంలో గురువారం ఈ వివాహ వేడుక నిర్వహించగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, ఐటీడీఏ పీవో బి.రాహుల్, భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయాధికారి శివనాయక్, దేవస్థానం ఈవో ఎల్.రమాదేవితో పాటు పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా అరుగుల స్నేహ నిజామాబాద్ జిల్లావాసి. యుపీఎస్సీలో 136వ ర్యాంకు సాధించి ఒడిశా కేడర్‌లో జాయింట్ కలెక్టరుగా పని చేస్తున్నారు.

- ఆంధ్రజ్యోతి, భద్రాచలం

కష్టాల కడలిలో నిరుద్యోగులు, రైతులు

- మాయమాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
- రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం
- సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్



మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్

ఖమ్మం బైపాస్‌రోడ్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మాయమాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిరుద్యోగులను, రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, బీజేపీ రాష్ట్ర నాయకుడు చీకోటి ప్రవీణ్ ఆరోపించారు. నగరంలోని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్ నివాసంలో శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, అదేమాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పిదాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చి పలు హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని నెరవేర్చకుండా తుంగలో తొక్కారన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా జిల్లా అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. 42 నియోజవర్గాల్లో బీజేపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలవడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న స్కాంలు ప్రజలందరికీ తెలుసని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతు బంధు ఇవ్వడానికి నిధులు లేవంటూ మాటలు చెబుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కారుతో గెలిచి రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటో బీజేపీ చూపిస్తుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సన్నె ఉదయ్‌ప్రతాప్, దేవకి వాసుదేవరావు, రవికుమార్, వెంకటేశ్వర్లు, శీలం పాపారావు, వీరభద్రం, లక్ష్మీనారాయణగుప్తా పాల్గొన్నారు.

జల బంధం

- కృష్ణా, గోదావరి జలాల అనుసంధానం పూర్తి
- ఏన్కూరు వద్ద సాగర్ కాల్వకు చేరిన గోదావరి నీరు
- నెరవేరిన మంత్రి తుమ్మల చిరకాల స్వప్నం
- గోదావరి జలాల రాకతో పులకించిన అన్నదాతలు
- సాగునీటి కష్టాలు తీరుతాయని ఆనందం



ఏన్కూరు వద్ద సాగర్ కాలువలో కలుస్తున్న గోదావరి నీరు

ఏన్కూరు/జూలూరుపాడు, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఎన్నో వ్యయ ప్రయాసల తరవాత ఎట్టకేలకు గోదావరి, కృష్ణా జలాల అనుసంధానం పూర్తయ్యింది. సీతారామ ప్రాజెక్టు ద్వారా వచ్చిన గోదావరి జలాలు ఏన్కూరు వద్ద సాగర్ జలాలతో కలిశాయి. సీతారామ మెయిన్ కెనాల్ నుంచి జూలూరుపాడు మండలం వినోభానగర్ దగ్గర రాజీవ్ లింక్ కెనాల్‌కు బుధవారం రాత్రి మంత్రి తుమ్మల గోదావరి జలాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి లింక్‌కెనాల్ ద్వారా గురువారం ఏన్కూరు వద్ద నాగార్జునసాగర్ ప్రధాన కాలవలో సాగర్ జలాలతో గోదావరి జలాలు కలిశాయి. ఈ జలాలను చూసేందుకు రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గోదావరి జలాలను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ హెడ్ రెగ్యులేటరీ లాకులు ఎత్తడంతో దిగువకు నీళ్లు వెళుతున్నాయి. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో లాకులను దించి వైరా రిజర్వాయర్‌కు గోదావరి నీటిని మళ్లిస్తారు. దీంతో సాగర్ జలాలు రాకపోయినా గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కానుంది. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పట్టుబట్టి ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయించారు. దీంతో ఆయన చిరకాల స్వప్నం నెరవేరింది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇప్పించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ కూడా నిత్యం పర్యటిస్తూ ప్రాజెక్టు నిర్మాణానికి కృషిచేశారు. రాజీవ్ లింకు కెనాల్ ద్వారా గోదావరి జలాలు రావడంతో భూములు ఇచ్చిన రైతులు, ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ లింక్‌కెనాల్ కింద సుమారు 1.20లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. వైరా, లంకాసాగర్ నింపడంతో వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో తాగు, సాగునీటి ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. వైరా నియోజకవర్గంలోని చెరువులు, కుంటల వద్ద లిఫ్టులు పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, కొణిజర్ల, వైరా మండలాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుంది. ఈ లింకుకెనాల్‌లో గోదావరి ప్రవాహ వేగాన్ని (మిగతా 6వ పేజీలో)

తుమ్మల కృషితో మెరుగైన ప్యాకేజీ

గుగులోత్ శోభన్‌నాయక్, భగవాన్‌నాయక్ తండా



రాజీవ్ లింక్ కెనాల్ కింద భూములు కోల్పోయిన రైతులకు మెరుగైన ప్యాకేజీ కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషిచేశారు. ఎకరానికి రూ.21లక్షలు మంజూరు చేయించినందుకు ముక్తకంఠంతో మంత్రి తుమ్మలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గోదావరి జలాలు ఈ ప్రాంతానికి రప్పించినందుకు రైతులు సంతోషంగా ఉన్నారు.



శివ (ఫైల్)

7

ప్రాణం తీసిన అనుమానం

- వివాహేతర సంబంధం సాకుతో మహిళ భర్త దాడి
- యువకుడికి తీవ్ర గాయాలు... చికిత్స పొందుతూ మృతి
- భద్రాద్రి జిల్లా ఆర్లపెంటలో ఘటన



హెలీకాప్టర్‌లో వచ్చి..

- ముదిగొండలో రోడ్డు విస్తరణ పనులకు డిప్యూటీ సీఎం భట్టి శంకుస్థాపన
- బాణాపురంలో వివాహ వేడుకకు హాజరు

6

ఇంటర్ సెకండియర్ పరీక్షలు షురూ

- ఇరుజిల్లాల్లో తొలిరోజు ప్రశాంతం
- ఖమ్మం జిల్లాలో 16,855మంది హాజరు
- భద్రాద్రి జిల్లాలో 8,759 మంది

ఖమ్మం ఖానాపురంహవేలి/కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఇరు జిల్లాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.

ఖమ్మం జిల్లాలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్, సంస్కృతం పరీక్షలు నిర్వహించారు. మొత్తం జనరల్ విద్యార్థులు 15,190 మందికి 14,867 మంది పరీక్షలకు హాజరుకాగా, 323 మంది గైర్హాజరు, ఒకేషనల్ విద్యార్థులు 2,072 మందికి 1,988మంది హాజరుకాగా 84మంది గైర్హాజరు అయ్యారు. మొత్తం 17,262 మంది విద్యార్థులకు 16,855 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులు ఉదయం 8 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఐఈవో కె.రవి బాబు తెలిపారు. పోలీస్ స్టేషన్ నుంచి ఎస్కార్ట్ సహాయంతో ప్రశ్నాపత్రాలను నేరుగా పరీక్షా కేంద్రాలకు పోలీస్ బందోబస్తు నడుము తరలించారు. సీసీ కెమెరాల నడుమ ప్రశ్నపత్రాల సీల్ ఓపెన్ చేసినట్టు డీఐఈవో తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలో తాగు నీరు, హెల్త్ సెంటర్లను, ఇతర సదుపాయాలు, ఏర్పాటు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 9030 మంది విద్యార్థులగాను 8,759 (జనరల్ - 7096, ఒకేషనల్ - 1663 మంది అభ్యర్థులు) పరీక్షలకు హాజరవుగా, 271 మంది గైర్హాజరైనట్లు నోడల్ అధికారి హెచ్. వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ఈ పరీక్షలను 36 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 36మంది డిపార్ట్‌మెంట్ అధికారులు, 13మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, ముగ్గురు సిట్టింగ్ స్క్వాడ్, ఐదుగురు కస్టోడియన్స్ అధికారులు, ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. మొత్తం 550 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


ఖమ్మంలో పరీక్షా కేంద్రంలోకి వస్తున్న విద్యార్థినులు


చుంచుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద బారులు తీరిన ఇంటర్ విద్యార్థులు

జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి.. మహిళల్లో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. పౌష్టికాహార లోపం, రక్తహీనతతో పాటు ప్రమాదకర క్యాన్సర్, థైరాయిడ్ లక్షణాలు బయటపడుతున్నాయి. అవగాహన లోపంతో తీవ్రత పెరిగాక వ్యాధి ఉన్నట్టు గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతివల్లో ప్రాణాంతక వ్యాధులను ఆదిలోనే గుర్తించి తొలి దశలోనే అడ్డుకట్ట వేసేందుకు గత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2023 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 'ఆరోగ్య మహిళా కేంద్రాలు' ఏర్పాటు చేసింది. అతివలకు ప్రత్యేక ఆరోగ్య సేవలు ప్రారంభమై నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా 'ఆంధ్రజ్యోతి' కథనం...


ఆరోగ్య మహిళా కార్యక్రమంలో పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం(ఫైల్)

అతివకు ఆరోగ్యమస్తు!

- 28,544 మందికి పరీక్షలు.. 181 మందికి వ్యాధుల నిర్ధారణ
- ఆరోగ్య మహిళ కార్యక్రమానికి నేటితో రెండేళ్లు పూర్తి

ఖమ్మం కలెక్టరేట్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): నిత్యం కుటుంబ, ఉద్యోగ, ఉపాధి బాధ్యతల్లో తీరిక లేకుండా గడిపే అతివలు వివిధ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చాలామంది అవగాహన లేకపోవడం, ఆర్థిక పరిస్థితులతో బయటకు చెప్పుకోలేకపోతున్నారు. సాధారణ జబ్బులుగా భావించి చికిత్స చేయించుకోవడం లేదు. వ్యాధి తీవ్రత పెరిగి ఆస్పత్రిలో చేరినా అదుపులోకి రాక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో వ్యాధులను ఆదిలోనే గుర్తించేందుకు ప్రభుత్వం ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లావ్యాప్తంగా ఖమ్మం జనరల్ ఆస్పత్రితోపాటు ఇప్పటి వరకు 12 పీహెచ్‌సీల్లో ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 28,544మందికి పరీక్షలు నిర్వహించారు.

నిరుపేదలకు వరంగా ...!

ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కేంద్రాల్లో సేకరించిన రక్త నమూనాలను జిల్లా కేంద్రాల్లోని టీ డయాగ్నస్టిక్ కేంద్రాలకు పంపిస్తున్నారు. సాధారణంగా ప్రైవేటు రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాల్లో థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్, విటమిన్ ప్రొఫైల్, సీబీపీ పరీక్షలకు రూ.8 నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో వీటిని ఉచితంగా నిర్వహిస్తున్నారు. వ్యాధి లక్షణాలున్న వారిని ఆన్‌లైన్ వివరాల ఆధారంగా జిల్లా ఆస్పత్రికి రప్పించి మెరుగైన వైద్య సేవలందిస్తున్నారు.



3 దశల్లో వైద్య చికిత్సలు..!

ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మూడు దశల్లో సేవలందిస్తున్నారు. ముందుగా ట్యాబుల్లో మహిళల ఆధార్, సెల్‌నెంబర్ వివరాలు పొందుపరుస్తారు. అక్కడే షుగర్ పరీక్ష నిర్వహిస్తారు. బరువు, ఎత్తు కొలతలు తీసుకుంటారు. రెండో విభాగంలో వ్యాధి లక్షణాలు, సమస్యలను వైద్యాధికారి తెలుసుకుంటారు. అనుమానాలుంటే మూడో విభాగానికి పంపించి రక్త నమూనాలు తీసుకుంటున్నారు. ఈ మూడు దశల్లో సేకరించే ప్రతి అంశాన్నీ ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు.

8 రకాల పరీక్షలు

ఆరోగ్య మహిళా కేంద్రాల్లో ప్రతి మంగళవారం థైరాయిడ్, క్యాన్సర్, ఇతర వ్యాధుల స్ర్కీనింగ్, సూక్ష్మ పోషకలోపాల గుర్తింపు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, హార్మోన్ అసమతుల్యతలు (పీసీఓఎస్), రుతుస్రావం నిలిచిపోవడం (మెనోపాజ్), శరీర బరువు ఇలా మొత్తం ఎనిమిది రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరించి జిల్లాకేంద్రాల్లోని టీ డయాగ్నస్టిక్ కేంద్రాలకు పంపిస్తున్నారు. క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించి అనుమానితులు, లక్షణాలున్న వారిని బయాప్సీ, మెమోగ్రామ్ తదితర పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రికి సిఫార్సు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో రొమ్ము కాన్సర్ ఉన్నవారు 71, గర్భసంచి కాన్సర్ ఉన్నవారు 55, నోటి క్యాన్సర్ ఇద్దరికి, ఇతరత్రా క్యాన్సర్లు (బోన్, థైరాయిడ్ లాంటి) ఉన్నవారు 53 మంది మొత్తం 181మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 31 మంది మృతిచెందినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు.

చైతన్యంతో సేవలు మెరుగు

జిల్లాలో ప్రయోగాత్మకంగా 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేక సేవలందిస్తున్నారు. పల్లెలు, పట్టణాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వైద్య సేవలపై అతివలకు అవగాహన కల్పిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షిస్తున్నా.. కొన్ని చోట్ల దూరంగా ఉన్న కేంద్రాలకు ఆశించిన స్థాయిలో వెళ్లడం లేదు. క్యాన్సర్ లక్షణాలను తొలిదశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం లేకుండా జాగ్రత్త పడవచ్చని మహిళలకు చైతన్యాన్ని కల్పిస్తున్నారు. ఈ ఏడాది నుంచి కొత్తగా మరో 18 కేంద్రాలకు ఈ సేవలను విస్తృత పరుస్తున్నారు.

భయం వీడాలి..

- మహిళలు ఆస్పత్రికి వెళ్తే ఇతర రోగాలు బయటపడతాయని భయంతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవడం లేదు.
- చాలా మంది మహిళలు అవగాహన లేక, ఆర్థిక స్తోమత సరిపోక ఆస్పత్రులకు వెళ్లడం లేదు.
- గైనిక్ సంబంధిత అంతర్గత సమస్యలను బయటకు చెప్పుకోవడానికి సంకోచిస్తున్నారు.
- ప్రాథమిక దశలో వ్యాధిని గుర్తించక తీవ్రత పెరిగాక చికిత్స చేయించుకున్నా నయంకావడం లేదు.

ముందుగా గుర్తిస్తే వ్యాధి తీవ్రత తగ్గించొచ్చు

డాక్టర్ ప్రేమలత, ఆరోగ్య మహిళా బాధ్యురాలు



ఆరోగ్య మహిళ కేంద్రాల్లో థైరాయిడ్, హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ మూత్రాశయ సమస్యలను గుర్తిస్తున్నాం. ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు అందిస్తున్నాం. సీరియస్ కేసులను హైదరాబాద్‌కు పంపిచడం అక్కడ నిర్ధారణ అయిన వారికి ఇక్కడ మందులు ఇస్తున్నాం. ప్రాణాంతకమైన వ్యాధులను గుర్తించి చికిత్స అందిస్తే మరణాలను నిరోధించవచ్చు.

రహదారి నిర్మాణానికి
డిప్యూటీ సీఎం భట్టి శంకుస్థాపన

ముదిగొండ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బాణాపురం, ముదిగొండ గ్రామాల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం పర్యటించారు. ఉదయం పదిగంటలకు హైదరాబాద్ నుంచి ముదిగొండకు హెలీకాప్టర్ ద్వారా చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద భట్టి విక్రమార్కకు కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, సీపీ సునీల్‌దత్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ముదిగొండ ప్రధాన సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి భట్టి విక్రమార్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముదిగొండ ప్రధాన సెంటర్ నుంచి వల్లభి రహదారిలో ఐదు కిలోమీటర్ల వరకు విస్తరణలో భాగంగా రూ.28కోట్ల వ్యయంతో రెండులైన్ల రహదారిని నాలుగులైన్ల రహదారి, డ్రెయినేజీ, ఫుట్‌పాత్ నిర్మాణాలకు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. కబరస్థాన్ చుట్టూ ప్రహరీ లేదని దాని నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ముదిగొండ ముస్లిం సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. బాణాపురంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, సీపీ సునీల్‌దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా, మండల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కొమ్మినేని రమేష్, ఆర్అండ్‌బీ ఎస్ఈ హేమలత, ఈఈ యుగంధర్, ఆర్డీవో నర్సింహారావు, తహసీల్దార్ సునీత ఎల్జిబెత్, మాజీ జడ్పీటీసీలు మందరపు నాగేశ్వరరావు, పసుపులేటి దేవేంద్రం, మల్లెల అజయ్, వెంకటేశ్వరరావు, ఝాన్సీ రమేష్, ఉపేంద్రరావు పాల్గొన్నారు.


రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న భట్టి విక్రమార్క


రామాలయంలో ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయాధికారి

రామయ్యను దర్శించుకున్న ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయాధికారి

భద్రాచలం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారిని గురువారం ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయాధికారి రాజగోపాల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలకగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయాధికారి శివనాయక్, దేవస్థానం పర్యవేక్షకుడు లింగాల సాయిబాబా, వేద పండితుడు లింగాల రామకృష్ణప్రసాద్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

ఏమార్చిన మిర్చి



(5వ పేజీ తరువాయి)

క్వింటాకు కనీసం రూ.5వేలు నష్టపోతున్నారు. తామరపురుగు కారణంగా గత రెండేళ్లలో ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్లలోపే దిగుబడి రాగా ఈ ఏడాది చీడపీడలు లేకపోవడంతో 15నుంచి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడులు వస్తున్నాయి. కానీ మార్కెట్‌లో ధర లేక పోవడంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు.

ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల్లో సాగు

తెలుగు రాష్ట్రాల్లో మిర్చిసాగులో గుంటూరు తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. గోదావరి పరివాహకంతోపాటు సాగర్ ఆయకట్టు పరిధిలో మిర్చిసాగు చేపడతారు. గతేడాది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షన్నర ఎకరాల్లో మిర్చి సాగుచేయగా.. ఈ ఏడాది లక్ష ఎకరాల్లోనే సాగులో ఉంది. ప్రధానంగా భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, వైరా, ఖమ్మం, పాలేరు మధిర నియోజకవర్గాల్లో మిర్చి సాగు అధికంగా ఉంది. మిర్చికి పెట్టుబడి భారీగా ఉంటుంది. దుక్కి దున్నే దగ్గర నుంచి పంటను మార్కెట్‌కు తరలించే వరకు రైతులకు ఎకరానికి రూ.లక్షనుంచి లక్షన్నర వరకు పెట్టుబడి ఖర్చు ఉంటుంది. కౌలు రైతులకు భూమి స్వభావం, నీటి వసతిని బట్టి కౌలు రూ.25వేల నుంచి రూ.35వేలు అదనంగా ఖర్చవుతుంది. అయితే మిర్చి సాగుకు ఇంత ఖర్చు చేసినా.. దిగుబడులు ఆశాజనకంగా ఉండి మార్కెట్‌లో మంచి ధర ఉంటేనే రైతులు లాభాలు పొందే అవకాశం ఉంది. ధరలు తగ్గితే మాత్రం పెట్టుబడులు కూడా రావడం కష్టమేనని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ఖమ్మం మార్కెట్‌లో మిర్చి జెండాపాట రూ.14,125గా నిర్ణయిస్తున్నా.. నాణ్యత లేదంటూ వ్యాపారులు కొనుగోళ్ల సమయంలో క్వింటా రూ.12నుంచి రూ.13 వేలకే కొనుగోలు చేస్తున్నారు. గత డిసెంబరులో మార్కెట్‌కు కొత్త మిర్చి వచ్చినప్పుడు క్వింటాకు రూ.17వేలు ధర పలికింది. అది క్రమంగా తగ్గుతూ రూ.14వేలకు చేరింది. ప్రస్తుతం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రోజుకు లక్షకుపైగా మిర్చి బస్తాలు అమ్మకానికి వస్తున్నాయి.

తగ్గిన విదేశీ ఎగుమతులు

ఖమ్మం జిల్లాలో పండే తేజారకం మిర్చి సన్నగా, ఘాటుగా ఉండడంతో దీనికి భారీగా డిమాండ్ ఉంటుంది. గడిచిన రెండేళ్లలో ఈ మిర్చికి క్వింటాకు రూ.18వేల నుంచి రూ.22వేల వరకు ధర పలికింది. గత ఏడాది వరకు విదేశీ ఎగుమతులు కూడా ఆశాజనకంగానే ఉండేవి. అయితే ఈ ఏడాది విదేశాల్లో కూడా మిర్చి సాగు పెరగడంతో విదేశీ ఆర్డర్లు తగ్గడంతో ఎగుమతులు తగ్గాయి. ఖమ్మం జిల్లాలో పండుతున్న మిర్చి చైనా, బంగ్లాదేశ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, తైవాన్, శ్రీలంక తదితర దేశాలకు ఎగుమతి అవుతుంది. చైనా వంటి దేశాలు తమ రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చి మిర్చి సాగును పెంచుతున్నాయి. అంతేకాకుండా మన వద్ద మిర్చి సాగులో ఎక్కువగా క్రిమిసంహారక మందులు వినియోగిస్తుండడం కూడా ఎగుమతులపై ప్రభావం చూపుతోంది.

ఏసీల్లో దాచేందుకు విముఖత..


ఈసారి వ్యాపారులు, రైతులు మిర్చిని ఏసీ గోదాంలలో పెట్టడంలేదు. నేరుగా దేశీయ, విదేశీ ఎగుమతులకు పంపిస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌నుంచి ప్రతిఏడాది 40లక్షల బస్తాలు కొనుగోలు చేసే పరిస్థితి ఉండగా ఇప్పటి వరకు 10లక్షల బస్తాలు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. ఈ సారి 50లక్షల బస్తాలు మార్కెట్‌కు అమ్మకానికి వస్తాయని మార్కెటింగ్‌శాఖ అంచనా వేస్తుండగా మార్చినుంచి మే వరకు ముమ్మరంగా మిర్చి కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో ధర మరికొంత తగ్గే అవకాశం ఉంటుందని వ్యాపారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవ్వరూ తమ మిర్చిని గోదాంలలో ఉంచేందుకు మొగ్గు చూపడం లేదు.

తెరపైకి మిర్చిబోర్డు అంశం

సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా ఉన్న మిర్చి కోసం ప్రత్యేకబోర్డు ఏర్పాటుచేయాలని ఖమ్మం జిల్లా రైతులు, రైతుసంఘాలు ప్రభుత్వాలకు విన్న వించుకుంటున్నాయి. సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన పసుపుకోసం నిజామాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటుచేసింది. అదే తరహాలో రెండు తెలుగురాష్ట్రాలకు గుమ్మంగా ఉన్న ఖమ్మంలో మిర్చిబోర్డు ఏర్పాటుచేస్తే తెలంగాణ, ఏపీ రైతులకు లాభం జరుగుతుందని రైతులు కోరుతున్నారు. ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధుల కేటాయింపు ద్వారా కనీస మద్దతు ధర, ధరల స్థిరీకరణకు నిధుల ఏర్పాటు, మిర్చి నాణ్యత, దిగుబడులు పెంచేందుకు అవసరమైన సాంకేతిక శిక్షణలు, మిర్చి సాగులో దిగుబడులు పెంచడం, పెట్టుబడులు తగ్గించడంపై మిర్చి బోర్డు ద్వారా సలహాలు తీసుకోవడం, అలాగే మిర్చిని దేశ, విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన శిక్షణ, సదుపాయాలు కలుగుతాయని, మిర్చి ఆధారిత పరిశ్రమలు వస్తాయని రైతులు, రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో మిర్చిబోర్డు ఏర్పాటు చేస్తే రెండు తెలుగురాష్ట్రాల మిర్చి రైతులకు సౌలభ్యంగా ఉంటుందని డిమాండ్ చేస్తున్నారు. మిర్చిబోర్డు డిమాండ్‌తో ఆందోళనలకు కార్యచరణ రూపొందిస్తున్నారు.

ఎకరానికి రూ.25వేలు కౌలు


ఆర్.నాగేశ్వరరావు, కొణిజర్ల



ఎకరానికి రూ.25వేలు చొప్పున రెండు ఎకరాల కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశా.. ఎకరానికి లక్షన్నర పెట్టుబడి వచ్చింది. దిగుబడి 15క్వింటాళ్లపైనే వచ్చింది. ధర మాత్రం రూ.13వేలు మాత్రమే ఉంది. లాభాలు వస్తాయనుకుంటే పెట్టుబడులు కూడా రావడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.

కష్టపడి పండిస్తే ధర ఏదీ ?

బి.శ్రీనివాస్, కూసుమంచి



ఎకరానికి లక్షన్నర పెట్టుబడి పెట్టి మిర్చి పండించా. కానీ మార్కెట్‌లో ధర లేదు. గతేడాది ఇదే సీజన్‌లో క్వింటాకు రూ.18వేలపైగా ధర ఉంది. ఇప్పుడు రూ.13వేలకే పంటను విక్రయించా. మార్కెట్‌లో జెండాపాట రూ.14వేలపైనే చెబుతున్నా కొనేటప్పుడు నాణ్యత లేదని ధర తగ్గిస్తున్నారు. ప్రభుత్వం మిర్చి బోర్డు ఏర్పాటు చేసి ధర పడిపోకుండా రైతులకు న్యాయం చేయాలి. లేదంటే మిర్చి సాగు తగ్గే ప్రమాదం ఉంది. గత ఏడాదికంటే ఈసారి చాలామంది రైతులు మిర్చి సాగును తగ్గించారు.

సింగరేణి విద్యార్థికి ఇన్‌స్పైర్ అవార్డు

మణుగూరు టౌన్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సైన్స్ ఫెయిర్ మానక్ అవార్డును మణుగూరు సింగరేణి హై స్కూల్ విద్యార్థి ఎస్‌డీ ఇంతియాజ్ ఎంపికయ్యాడు. 'ఇంక్ ఫ్రం స్మోక్' అనే అంశంలో ఇంతియాజ్ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేసింది. వివిధ రకాలైన సైన్స్ ప్రాజెక్టులు వర్కింగ్ మోడల్ తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వ రూ. 10వేలు ఇంతియాజ్‌కు సహాయం చేసింది. వాటిని రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి కూడా అవకాశం కల్పించారు. గురువారం సింగరేణి ఉపాధ్యాయ బృందం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఇంతియాజ్‌ను అభినందించారు. హెచ్‌ఎం ఈజి స్వరూప రాణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



భక్తులు మెచ్చేలా ఏర్పాట్లుండాలి

(5వ పేజీ తరువాయి)

ఆర్అండ్‌బీ పోలీసు శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని బారికేడ్లు పటిష్ఠంగా నిర్మించాలని నాసిరకంగా బారికేడ్ల నిర్వహణ చేస్తే ఏజెన్సీలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని, అలాగే విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. ఐటీసీ ద్వారా చేపట్టే తాత్కాలిక టాయిలెట్లు ఈ నెల 31 వరకు పూర్తయ్యేలా చూడాలన్నారు. మంచినీటి సరఫరా విషయంలో ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని, మంచినీటి పరీక్షల నిర్వహణకు సిబ్బందిని నియమించాలన్నారు. గోదావరిలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా మైకుల ద్వారా హెచ్చరించే విధానం అమలు చేయాలన్నారు. కల్యాణ మండప పరిసరాల్లో భక్తుల రద్దీ నియంత్రణకు మూడంచెల భద్రత ఏర్పాట్లు చేయాలని, అందుకు పోలీసు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రధాన ఆస్పత్రిలో 20 బెడ్లను సిద్ధంగా ఉంచాలని, అలాగే ఐసీయూ వార్డు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసరమైన మందులన్నీ సిద్ధంగా ఉంచాలని ప్రత్యేకంగా వైద్యాధికారులకు సూచించారు. అనంతరం ఐటీడీఏ పీవో బి.రాహుల్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 24 గంటలు అందుబాటులో ఉండి పారిశుధ్య కార్యక్రమాలు చేయిస్తామని, తాత్కాలిక టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూస్తామన్నారు. కల్యాణం, పట్టాభిషేకం ముగిసే వరకు ఐటీడీఏ కార్యాలయంలోని యూనిట్ అధికారులను అప్రమత్తంగా ఉంచి సక్రమంగా విధులు నిర్వహించేలా చూస్తామని పేర్కొన్నారు. అనంతరం 8న జరిగే మహిళ దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.


సమీక్షకు హాజరైన అధికారులు

రెండువేల మందితో బందోబస్తు
ఎస్పీ రోహిత్‌రాజు

శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణం, పట్టాభిషేకం విజయవంతంగా జరిగేలా పోలీసు శాఖ తరఫున రెండువేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

భక్తులకు సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేస్తామని, పార్కింగ్ స్థలాలు, భక్తులు సేద తీరే ప్రదేశాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, డీఆర్‌డీవో విద్యాచందన, ఆర్డీవోలు దామోదర్‌రావు, మధుసూదన్, దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి, వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జల బంధం

(5వ పేజీ తరువాయి)

డీఈ చంద్రశేఖర్ పర్యవేక్షిస్తున్నారు. జూలూరుపాడు మండలానికి గోదావరి జలాలు రావడంతో కొన్ని గ్రామాల రైతులు పులకించిపోయారు. మెయిన్ కెనాల్ నుంచి తమ పంట పొలాల సమీపంలో నిర్మించిన రాజీవ్‌లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఏన్కూర్ మండలం మీదుగా ఎన్నెస్పీ ఆయకట్టుకు తరలివెళుతున్నాయి.

దాంతో సీతారామ మెయిన్ కెనాల్, రాజీవ్ లింక్ కాల్వల సమీపంలోని నల్లబండబోడు, రామచంద్రాపురం, గుండెపుడి, జూలూరుపాడు, వినోభానగర్ గ్రామాలకు చెందిన రైతులు తమకు సాగునీటి కష్టాలు తీరుతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తుమ్మల చొరవతోనే ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యి గోదావరి జలాలు మండలానికి చేరుకున్నాయని రైతులు తెలిపారు.


లింక్ కెనాల్ నుంచి ప్రవహిస్తున్న గోదావరి జలాలు

గోదావరి జలాలతో ఎంతో ఉపయోగం

అనమల్ల శ్రీను, జూలూరుపాడు



రాజీవ్ లింక్‌కెనాల్ సమీపంలో నాకు 10 ఎకరాల భూమి ఉంది. ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావటం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. కాల్వ పక్కన పొలాలు ఉన్న రైతులు రెండు పంటలను సాగు చేసుకోవచ్చు. సాగు నీటి ఇబ్బందులు తీరనున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి ఫలితంగానే గోదావరి జలాలు మండలానికి వచ్చినట్లు తామంతా భావిస్తున్నాం.

సాగునీటి కష్టాలు తీరినట్లే..

గుండెపిన్ని అనిల్, రైతు వినోభానగర్



ఎన్నో ఏళ్ల నుంచి సాగునీరు సమృద్ధిగా లేకపోవటంతో పంటలను పండించడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీతారామ కెనాల్ ద్వారా మండలానికి గోదావరి జలాలు రావడంతో రైతులకు సాగునీటి కష్టాలు తీరినట్లే.. స్థానికంగా ఉన్న చెరువుల్లోకి గోదావరి జలాలను తరలించి ప్రతి ఎకరాకు సాగునీటిని అందించాలని కోరుతున్నాం.

వాహనాలను ధ్వంసం చేసిన డీలర్

» వీఎంబంజర్‌లో ఘటన

పెనుబల్లి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): వీఎం బంజర్‌లోని హీరో కంపెనీ సంబంధించి సబ్ డీలర్‌కు చెందిన వాహనాలను ధ్వంసం చేసి వర్కర్‌ను గాయపర్చిన ఘటనపై పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ఖమ్మం హీరో కంపెనీ డీలర్ ఈశ్వరప్రగడ హరి బాబు అతని కుమారుడు రంగనాథ్‌లు బుధవారం వీఎంబంజర్‌లోని సబ్‌డీలర్ చైతన్యరెడ్డికి చెందిన షోరూమ్‌లో హీరో కంపెనీకి చెందిన ఆరు మోటార్ సైకిళ్లను ధ్వంసం చేయడంతో పాటు కార్మికుడిని గాయపర్చారని పోలీసులకు చైతన్యరెడ్డి ఫిర్యాదు చేశారు. హీరో కంపెనీ డీలర్ తన దగ్గర వాహనాలు కొనుగోలు చేయడం లేదని, తక్కువ రేటుకు మరో డీలర్ వద్ద కొనుగోలు చేయడం ఏంటని దుర్భాషలాడుతూ షోరూమ్‌లో నుంచి వాహనాలను తెచ్చి ధ్వంసం చేసి బీభత్సం చేశారని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బోధనపై పట్టు సాధించేలా...

» భద్రాద్రి జిల్లా నూతన స్కూల్ అసిస్టెంట్లకు ఖమ్మంలో ముగిసిన శిక్షణ


శిక్షణలో పాల్గొన్న భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఉపాధ్యాయులు

కొత్తగూడెం అర్బన్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని నూతన ఉపాధ్యాయులు పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన బోధన చేసేందుకు అవసరమైన శిక్షణను విద్యాశాఖ అధికారులు అందిస్తున్నారు. ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేసి డీఎస్సీ - 2024లో 413మంది గురువులుగా కొలువుదీరిన వారికి విద్యా బోధనలో అమలవుతున్న నూతన సంస్కరణలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువులో సామార్థ్యాలు చూపేలా తీర్చిదిద్దేందుకు ఉమ్మడి జిల్లా స్కూల్ అసిస్టెంట్లకు ఖమ్మంలో ఏర్పాటుచేసిన ఈ శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు ఫిబ్రవరి 28నుంచి మార్చి 3 వరకు మూడురోజుల పాటు విడతల వారీగా శిక్షణను ఇచ్చారు. జిల్లాలో 256 మంది ఎస్జీటీలుగా నియామకమైన ఉపాధ్యాయులకు కొత్తగూడెం జిల్లా విద్యాశిక్షణ కేంద్రంలో శిక్షణ తరగతులు పూర్తిచేశారు. జిల్లాలో నియామకమైన 114మంది స్కూల్ అసిస్టెంట్లు, 9మంది ల్యాంగేజ్ పండిట్లు, 1 పీఈటీలకు ఈనెల 4నుంచి 6వరకు ఖమ్మంలో నయాబజార్, ప్రభుత్వ బాలికల పాఠశాల, ప్రభుత్వ జీహెచ్ఎ‍స రాజేంద్రనగర్‌లో శిక్షణ తరగతులు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (టీపీఐఆర్డీ) 8మంది స్కూల్ అసిస్టెంట్లు ఫిజిక్స్ వారికి శిక్షణను ఫిబ్రవరి 28నుంచి మార్చి 3వరకు శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర విద్యాపరిశోధన సంస్థలో శిక్షణ పొందిన సబ్జెక్ట్‌కు ముగ్గురు రిసోర్స్‌పర్సన్లు వీరికి శిక్షణ ఇచ్చారు. పాఠ్యాంశాల వారీగా బోధన మెలుకువలను నేర్పించారు.

జిల్లాలో నూతనంగా ఎంపికైన అన్ని విభాగాల ఉపాధ్యాయులు విద్యార్థుల సామార్థ్యాలు చాటేలా బోధనలో పట్టు సాధించేందుకు ఈ శిక్షణ అందించారు. పాఠ్యపుస్తకాలు సమర్థంగా వినియోగం, తరగతి గది ప్రక్రియలు, విద్యాప్రమాణాలు అభ్యసన ఫలితాలు, నాణ్యమైన విద్యఅందించేందుకు ఆయా పాఠ్యాంశాల్లో అవగాహన పెంచేలా శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుల్లో రాయడంలో ముందజలో ఉండేలా తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణ దోహదపడనుంది.

ఘనంగా నాగవెల్లి జాతర

» మాడిమోరి గుట్ట నుంచి గద్దెలపైకి చేరిన సమ్మక్క

» శివసత్తుల పూనకాలతో స్వాగతం పలికిన భక్తజనం


మాడిమోరి గుట్ట నుంచి వనం తీసుకువస్తున్న భక్తులు

గుండాల, మార్చి 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపలగడ్డ గ్రామానికి చెందిన అర్రెం వంశీయుడు పగడిద్దరాజు నాగవెల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. బుధవారమే పగడిద్దరాజును గద్దెకు చేర్చగా, గురువారం వనం(సమ్మక్క) గద్దెలకు చేరడంతో నిండు జాతర మొదలైంది. జనంలోకి అడుగిడిన వనదేవత సమ్మక్కకు భక్తులు జయహో సమ్మక్క తల్లి అంటూ ఆనంద పారవశ్యంతో స్వాగతం పలికారు. కుంకుమ భరిణ రూపంలోని సమ్మక్క తల్లి మాడిమోరి గుట్ట నుంచి వనం జనంలోకి అడుగిడింది. పెళ్లికాని అమ్మాయిలు, యువకులు, అనారోగ్యంతో బాధపడుతున్న భక్తులు వరం పట్టారు. తోటివాగులో నేలపై పడుకోని వారి పైనుంచి సమ్మక్క వెళ్తే శుభం కలుగుతుందని విశ్వాసంతో సాష్టాంగ ప్రణమిల్లారు. ఈ క్రమంలోనే పెళ్లి కుమారుడిగా ముస్తాబైన అర్రెం వశీయుడు పగడిద్దరాజు వనం బాటపట్టారు. సమ్మక్కకు ఎదురిళ్లి ఆదివాసీ సంప్రదాయాల నడుమ సమ్మక్క పగడిద్దరాజులకు వివాహం జరిపించారు. గిరిజన నృత్యాలతో సంప్రదాయ డప్పువాయిద్యాల నడుమ ఊరేగింపుతో గద్దెలపైకి చేర్చి ప్రతిష్ఠించారు. పూజారులు, వడ్డెలు, తలపతులు అప్పయ్య, నాగయ్య, భిక్షం, బుచ్చయ్యలు దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం జోగుకు కార్యక్రమం నిర్వహించారు. రాత్రి దేవతలకు గంగా స్నానం చేయించి గుడినింపారు. దేవతలను దర్శించుకున్న భక్తులు బెల్లం, కొబ్బరికాయలను సమర్పించుకున్నారు. నిర్వాహకులు అరెం లచ్చుపటేల్, లక్ష్మీనర్సు, కాంతారావు, చిన్న కాంతారావు, లక్ష్మయ్య, సమ్మయ్య, సత్యం, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు, గుండాల సీఐ రవీందర్, ఎస్ఐ రాజమౌళి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మేడారం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ అరెం లచ్చుపటేల్ వన దేవతలు పగడిద్దరాజు, సమ్మక్కను దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర లు గిరిజన సంప్రదాయాలకు ప్రతీకలన్నారు. ఆదివాసీల పురోగతికి పాటుపడుతామని అన్నారు.


పూజలు చేస్తున్న భక్తులు

ఉన్నట్టా..లేనట్టా

» నెలన్నర రోజులుగా తెరుచుకోని అశ్వారావుపేట ఎంవీఐ కార్యాలయం


తాళం వేసి ఉన్న మోటారు వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం

అశ్వారావుపేట, మార్చి 6(ఆంధ్రజ్యోతి): అశ్వారావుపేటలో ఏర్పాటు చేసిన మోటారు వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం నెలన్నరరోజులుగా తాళాలు తెరుచుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. రిజిస్ట్రేషన్‌లు ఇతరత్రా పనుల కోసం ప్రజలు జిల్లా కేంద్రమైన కొత్తగూడెంకు వెళ్లాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వారం అయిన రాకపోతారా అంటూ పలువురు వాహనదారులు అశ్వారావుపేటలోని మోటారు వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి మధ్యాహ్నం వరకు వేచి చూడటం, ఇన్‌స్పెక్టర్ రావడం లేదంటూ సిబ్బంది తెలపడంతో కార్యాలయం వద్ద పడిగాపులు కాసిన వాహనదారులు ఉసూరుమంటూ వెనుతిరిగి పోవడం పరిపాటిగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడిన తరువాత వాహనాల రిజిస్ట్రేషన్‌లు, డ్రైవింగ్ లైసెన్సులు, రెన్యూవల్స్, బ్రేక్ వంటి పనులు చేయటానికి 75 కి.మీ. దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్ల వలసి వచ్చేది. దీంతో అంత దూరం వాహనదారులు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర అవ్వడంతో అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా అశ్వారావుపేటలో మోటారు వెహికల్స్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం అశ్వారావుపేటలో ఏర్పాటు చేశారు. అయితే ప్రతి గురువారం ఒక్క రోజు అశ్వారావుపేటలోని ఈ కార్యాలయం పనిచేస్తుంది. అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు చెందిన వాహనాలు ఇక్కడే రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ చేస్తారు. ప్రతి వారం వందకుపైగా వాహనాలు వస్తుంటాయి. చాలా కాలం బాగానే నడిచినప్పటి నుంచి కొన్నాళ్లుగా రెండు వారాలకోసారి ఈ కార్యాలయం తెరవడం ప్రారంభించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాల రిజిస్ట్రేషన్‌లు పేరుకొని పోయేవి. అత్యవసరమైన వారుంటూ కొత్తగూడెం పంపించమని చెబుతుండటంతో ఇక్కడ కార్యాలయం ఉన్న ప్రజలకు సౌకర్యం లేకుండా పోయింది. కొత్తగూడెం వెళ్లాలంటే సమయంతో పాటు ఆర్థికంగా వాహనదారులకు భారంగా మారుతుంది. అయితే గత నెలన్నరరోజులుగా ఈ కార్యాలయం తలుపులు అస్సలు తెరుచుకోనేలేదు. దీంతో ప్రతి గురువారం వాహనదారులు వచ్చి వెళ్లడం పరిపాటిగా మారింది. మీడియాను చూసిన వాహనదారులు నెలన్నరరోజులుగా ఈ కార్యాలయం తెరవడం లేదని తెలిపారు. దీనిపై ఆర్టీఏ మనోహర్‌ను వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఇప్పటికైనా అధికారులు ప్రతి గురువారం అశ్వారావుపేట కార్యాలయాన్ని నడిచేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

భద్రాద్రి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఏర్పాటు

కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్, మార్చి 6(ఆంధ్రజ్యోతి): నూతన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ గురువారం ఏర్పడింది. సీనియర్ శిక్షకుడు బండారి ఎల్లయ్య సహకారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఏర్పాటుకు తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ వారిచే ఆఫిలియేషన్ అయ్యి ఈ నూతన కమిటీ ప్రకటించారు. వీరిలో భద్రాద్రి జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సంఘ చైర్మన్‌గా లగడపాటి రమేష్, అధ్యక్షుడిగా ఉదయ్‌కాంత్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎం.రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా వై.శివ సుబ్రహ్మణ్యం, ముఖ్య సలహాదారులుగా జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కె.సంజీవరావు, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ అధికారి సంఘం వెంకట పుల్లయ్య, టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు అమరనేని రామారావు, ఎల్గా జిల్లా అధ్యక్షుడు దస్తగిరి, చీఫ్ పాట్రన్‌గా హైకోర్టు అడ్వకేట్ యెర్రా కామేష్, జవహర్‌రెడ్డి, ఉపాధ్యాక్షులుగా షమివుద్దీన్, శ్రీకాంత్, రమేష్, శంకర్‌గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఈశ్వర్, జాయింట్ సెక్రటరీగా దారా నగేష్, అరుణ్‌కుమార్, కన్నయ్య, శ్రీమూర్తులు, లీగల్ అడ్వైజర్‌గా మారపాక రమేష్, ట్రెజరర్‌గా రవీందర్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్‌గా మహేందర్, రతన్‌సింగ్, దుర్గ, కిరణ్‌కుమార్, శ్రీనివాస్, నవీన్ యశ్వంత్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మేక పిల్ల ఆకలితీర్చిన శునకం

చంద్రుగొండ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): సృష్టిలో తీయనిది తల్లి ప్రేమ పేగు తెంచుకుని కన్న బిడ్డలను ఆదరించి లాలించడం పరిపాటే కానీ తల్లి ఇచ్చే పాలు సరిపోక అల్లాడుతున్న మేక పిల్లను వేరే జాతికి చెందిన శునకం అక్కున చేర్చుకుని నిత్యం తన పాలను పంచుతుంది. ఈ విభిన్న మాతృత్వం ఘటన చంద్రుగొండ మండలం మంగయ్యబంజర్ గ్రామంలో సునావత్ హేమ్లా అనే మేకల కాపరి ఇంట్లో చోటు చేసుకుంది. హేమ్లా తన మేకలను రోజు మేతకు తోలుకు పోతుంటా డు. కుక్కను సైతం మేకలకు రక్షణగా తనతో పాటు ఉంచుకుంటాడు. ఈ క్రమంలో ఒక మేకకు మూడు పిల్లలు జన్మించాయి. దీంతో మూడు పిల్లలకు సరిపోను పాలు మేక అందించ లేక పోతుంది. ఇది రైతు హేమ్లా గుర్తించలేదు కానీ ఎప్పుడు మే కల వెంటే ఉండే కుక్క పసిగట్టింది. కాగా కుక్క కూడా ఇటివలే పిల్లలకు జన్మనిచ్చింది విభిన్న జీవి అయినా అక్కున చేర్చుకొని పాలు అందిస్తూ మాతృత్వాన్ని పంచుతున్న మూగ జీవిని చూచి నేటి మనిషి నేర్చుకోవాల ని ఈ ఘటన చూచిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.


మేకపిల్లకు పాలు ఇస్తున్న శునకం

10 నుంచి ఎఫ్ఎన్ఎల్ ఎస్ఎస్‌మెంట్ సర్వే

ఖమ్మం ఖానాపురంహవేలి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10 నుంచి 12 వ తేదీ వరకు జరిగే ఎఫ్ఎన్ఎల్(ఫౌండేషన్ లిటరసి అండ్ న్యూమరాసి)ఎస్ఎస్‌మెంట్ సర్వే ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్నట్లు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ తెలిపారు. గురువారం నగరంలోని డైట్ కళాశాలలో సర్వేలో పాల్గొనే ఫీల్డ్ ఇన్‌స్ట్రక్టర్స్‌కు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోర్స్ డైరెక్టర్‌గా ప్రిన్సిపాల్ సత్యనారాయణ వ్యవహరించారు. ఏఎంవో రవికుమార్ అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అనిల్‌కుమార్, వెంకటేశ్వరరెడ్డిలు పాల్గొన్నారు.

12న పాత పార్శిళ్ల వేలం

ఖమ్మం ఖానాపురంహవేలి మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం కొత్త బస్టాండ్‌లో గల కార్గో పార్శిల్స్ కొరియర్ సర్వీస్ కౌంటర్‌లో తీసుకెళ్లని వస్తువులను ఈ నెల 12న వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల లాజిస్టిక్ మేనేజర్ రామారావు గురువారం ప్రకటనలో తెలిపారు. ముందస్తు డిపాజిట్ లేకుండానే ఈ వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చునని తెలిపారు.

ప్రాణం తీసిన అనుమానం

» భార్యతో వివాహేతర సంబంధం ఉందని చితక బాదిన భర్త

» చికిత్స పొందుతూ యువకుడి మృతి



దమ్మపేట, మార్చి6 (ఆంధ్రజ్యోతి): తన భార్యతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ యువకుడిని ఆమె భర్త చితకబాధటంతో చికిత్స పొందుతూమృతి చెందాడు. ఈ ఘటన దమ్మపేట మండలం అర్లపెంటలో జరిగింది. దమ్మపేట పోలీసుల వివరాల ప్రకారం... పట్వారిగూడెం గ్రామానికి చెందిన సున్నం శివ (28) అనే యువకుడు ఆటోనడపుతున్నాడు. ఆటోడ్రైవర్ల సమావేశం బుధవారం ఆరపెంట గ్రామ సమీపంలో నిర్వహించగా అక్కడకు వెళ్లాడు. సమావేశం అనంతరం ఆర్లపెంటలో తన స్నేహితుడు డబుల్ బెడ్‌రూమ్ గృహాలవద్ద ఉండటంతో అక్కడుకు వెళ్లాడు. శివను అక్కడ చూసిన వగ్గెల శ్రీను అనే వ్యక్తి తనభార్యతో వివాహేతర సంబంధం ఉందని అందుకే వచ్చావంటూ దూషించాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరగటంతో అందుబాటులో ఉన్న ఇనుపరాడ్‌తో శ్రీను బలంగా కొట్టాడు. దీంతో గ్రామస్థులు శ్రీనును అడ్డుకుని శివ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శివను పట్వారిగూడెంలో ప్రాథమిక వైద్యశాలలో చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ శివ గురువారం మృతి చెందాడు. మృతుడి సోదరి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయికిషోర్‌రెడ్డి తెలిపారు.

మావోయిస్టులకు సహకరించొద్దు

» భద్రాద్రి ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్

» చర్లపోలీస్‌స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగాం


మాట్లాడుతున్న ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్

చర్ల, మార్చి6 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీకి సహకరించవద్దని, గ్రామంలో కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారమివ్వాలని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఏజెన్సీ గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. గురువారం చర్ల మండలపరిధిలోని ఒట్టిగూడెం, రామచంద్రాపురంలో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగామ్ నిర్వహించారు. ఏఎస్పీ ప్రతీ ఇంటిని సందర్శించారు. చిన్నారుల ఆరోగ్యం, చదువుపై ఆరా తీశారు. ఏజెన్సీవాసుల హక్కులను రక్షించేందుకు పోలీసులు నిరంతరం గ్రామస్తులకు అందుబాటులో ఉంటారన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్న పోలీసు శాఖ తరుపున సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో యువత భాగస్వాములు కావాలని సూచించారు. ఈకార్యక్రమంలో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్ కుమార్, చర్ల సీఐ రాజు వర్మ, ఎస్ఐ నర్సిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు

కరకగూడెం: గురువారం రాత్రి మండలంలోని వలస ఆదివాసీ గ్రామాలైన రేగళ్ళ, పడిగాపురం, అంగారుగూడెం, లిమ్మగూడెం, కొత్తూరు, నీలాద్రిపేట, అశ్వాపురంపాడు గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు వెలిశాయి. దీంతో మారుమూల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల మండలంలోని రఘునాధపాలెం అడవీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాగా మండలంలోని అడవీ ప్రాంతంలో గ్రైహౌండ్స్ బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతుండటంతో ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

రియల్‌ఎస్టేట్ వ్యాపారిపై కేసు

నిందితుడు పశుసంవర్ధక శాఖలో డీడీ

ఖమ్మంక్రైం, మార్చి6(ఆంధ్రజ్యోతి): ఖమ్మం అర్బన్ వెలుగుమట్లప్రాంతంలో నాలుగు ఎకరాల భూమిలో 24 నెలల్లో అపార్టుమెంట్ నిర్మించి ఇస్తామని బాధితులను నమ్మించి మోసం చేసిన రియల్ఎస్టేట్ వ్యాపారిపై కేసు నమోదు చేసినట్టు టుటౌన్ సీఐ బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. పశుసంవర్ధకశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పలువురు నుంచి అపార్టుమెంట్ నిర్మిస్తానని డబ్బులు తీసుకున్నాడు. వెలుగమట్ల లోని 546 సర్వేనెంబరులో అపార్టుమెంట్ నిర్మిస్తానంటూ మోసం చేశాడు. దీంతో ఖమ్మంరూరల్ మండలం ఏదులాపురానికి చెందిన మారుపాక వెంకటాచారిఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.

యువకుడి ఆత్మహత్య

ఇల్లెందు, మార్చి6(ఆంధ్రజ్యోతి): మండలంలో నిజాంపేటలో గురువారం సాయంత్రం వర్సా సాగర్(25) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి మూడు నెలల క్రితం వివాహం జరిగింది. అనారోగ్య కారణాలు, కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడంతో సమాచారం అందుకున్న పోలీసులు నిజాంపేట చేరుకొని పోస్టుమార్టం చేయాలని అంత్యక్రియలు నిలిపివేశారు.

తాళాలు పగులకొట్టి ఇంట్లో చోరీ

భద్రాచలం, మార్చి6 (ఆంధ్రజ్యోతి):భద్రాచలంలోని సీతారామనగర్ కాలనీలో కె.వెంకటేశ్వరరావు ఇంట్లో బుధవారం ఇంటి తాళాలు పగలకొట్టి ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు. వెంకటేశ్వరరావు భాగ్యలక్ష్మి దంపతులు విజయవాడకు వెళ్లడంతో వారు లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ముఖానికి మాస్కు, చేతికి గ్లౌజ్‌లు పెట్టుకొని ఇంటితాళాలను పగలకొట్టి లోపలికి వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. ఈ సమయంలో ఆదొంగ లైటు వేసి గదిలో గంటకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. చోరీ జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సైవిజయలక్ష్మి సంఘటనా స్థలానికి క్లూస్ టీంతో వెళ్లి ఆధారాలను సేకరించారు. కాగా బాధిత కుటుంబ సభ్యులకు చెందిన రూ.5 వేలు, చెవిదిద్దులు,నల్లపూసల లాకెట్, పగడం, చైను చోరీకి గురైనట్లు పేర్కొన్నారు.

రూ.35 లక్షలకు ఐపీ దాఖలు

ఖమ్మంలీగల్,మార్చి6(ఆంధ్రజ్యోతి): ఖమ్మం నగరానికి చెందిన మేడబోయిన వేణు రూ.35లక్షల 20వేలలకు దివాళా పిటీషన్ దాఖలుచేశాడు.ఫిర్యాది దారుడు కిరాణం వ్యాపారం చేసేవారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అధిక వడ్డీలకు ఫైనాన్స్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక మొత్తంలో అప్పులు చేశాడు.వ్యాపారంలో తీవ్రంగా నష్టం రావటంతో రుణ దాతలనుంచి వత్తిడి తీవ్రమైంది. గత్యంతరం లేక మొత్తం 22 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ తన న్యాయవాది అయిన జె.గోవిందరావు ద్వారా సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో బుధవారం దివాళా పిటీషన్ దాఖలు చేశారు. తమను దివాళా దారులుగా ప్రకటించమని పిటీషన్లో కోర్టును అభ్యర్థించాడు.

బాధితులకు న్యాయం చేకూరేలా చర్యలు చేపట్టాలి

» బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన భద్రాద్రి ఎస్పీ


ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ

బూర్గంపాడు,మార్చి6(ఆంధ్రజ్యోతి): బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఎస్పీ రోహిత్‌రాజు సందర్శించారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించి అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలుసూచనలు చేశారు. బాధితులతో మాట్లాడిన ఎస్పీ వారి సమస్యలను తెలుసుకున్నారు. తక్షణమే విచారణ చేపట్టి న్యాయం చేకూరేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో పని చేసే సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌పై ప్రజల్లో చైతన్యం తీసు కొచ్చేందుకు ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ నాగరాజు, బూర్గంపాడు ఎస్ఐ రాజేష్, అదనపు ఎస్ఐ నాగభిక్షం పాల్గొన్నారు.

తల్లాడలో పరుపుల ఫ్యాక్టరీ దగ్ధం

తల్లాడ, మార్చి6(ఆంధ్రజ్యోతి): తల్లాడలోని పస్తం మద్దిరామయ్య(పీఎంఆర్) పరుపుల ఫ్యాక్టరీలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రూ.30లక్షల ఆస్తినష్టం జరిగింది. సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా ఫ్యాక్టరీలో మంటలు వ్యాప్తి చెంది షెడ్‌తోపాటు మిషనరీ, పరుపుల తయారీ సామగ్రి, పరుపులు, మినీవ్యాన్ దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో స్థానికులు సంఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాలేదు. వైరా నుంచి ఫైరింజన్ వచ్చే సమయానికే పరుపుల ఫ్యాక్టరీ కాలి బూడిద అయింది. ఈ ప్రమాదంలో రూ.30లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగినట్లు నిర్వాహకుడు పస్తం మద్దిరామయ్య తెలిపారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.



'నకిలీ డాక్యుమెంట్లతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు'

ఖమ్మంరూరల్,మార్చి6(ఆంధ్రజ్యోతి): పొల్సంచకు చెందిన పావురాల కృష్ణ నా భూమి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఖమ్మం రూరల్ మండలం, ఆరెంపుల గ్రామానికి చెందిన బొడ్డు నాగేశ్వరరావు ఆరోపించారు. మండల పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఆరెంపులలో ఎకరన్నర భూమిని పొల్సంచకు చెందిన పావురాల కృష్ణ కుటుంబ సభ్యుల నుంచి 2002లో మా తండ్రి బొడ్డు శేషయ్య కొనుగోలు చేశారన్నారని, భూమికి వారసులుగా ఉంటే పావురాల కృష్ణ, తన అనుచరులు దాడులు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఖమ్మంరూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని చెప్పారు. న్యాయం చేయాలని విన్నవించారు.



దమ్మపేట జూనియర్ సివిల్ న్యాయాధికారిగా భవాని



అశ్వారావుపేట, మార్చి 6(ఆంధ్రజ్యోతి): దమ్మపేట జూనియర్ సివిల్ న్యాయాధికారిగా బి. భవాని నియామకమయ్యారు. గురువారం కొత్తగూడెం రెండో అదనపు జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ న్యాయాధికారి కె సాయిశ్రీ నుంచి భవాని బాధ్యతలు స్వీకరించారు. ఈమె 2014లో జూనియర్ సివిల్ న్యాయాధికారిగా రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లిలో పని చేశారు.

భవాని గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి

సుజాతనగర్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): సుజాతనగర్ మండల కేంద్రంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి లావుడ్యా సత్యన్నారాయణ అన్నారు. సుజాతనగర్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న వేసవి దృష్ట్యా చలివేంద్రాలను ఏర్పాటుచేయాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

కేసీఆర్ కృషితోనే గోదావరి నీళ్లు: బీఆర్ఎస్

చండ్రుగొండ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల కృషి వల్లే ఈ ప్రాంతానికి గోదావరి నీరు ప్రవహిస్తుందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. గురువారం పార్టీ మండల అధ్యక్షుడు దారా బాబు ఆధ్వర్యంలో బెండాలపాడు శివారులోని సీతారామ ప్రాజెక్టు కాలువ వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ గోదావరి నీళ్ల ఈ ప్రాంతంలో చూడటం ఒక కలగా భావిస్తున్న తరుణంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తొలి నాళ్లలోనే ప్రాజెక్టుకు రూపకల్పన చేసి వేలాది కోట్లు నిధులు కేటాయించారన్నారు. కేసీఆర్ పట్టుదలతో వ్యవహరించటంవల్లే నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేలాది ఎకరాలకు సాగు, స్థిరీకరణకు నీరు అందించేందు మార్గం సుగమమైందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకలు వెంకటరెడ్డి, సత్యనారాయణ, మోహన్‌రావు, రమేష్ , సూరా, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు

దమ్మపేట, మార్చి 6(ఆంధ్రజ్యోతి): చట్టాలు ఉన్నా మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని పీవోడబ్ల్యూ (ప్రగతిశీల మహిళా సంఘం) రాష్ట్ర నాయకురాలు తోడం దుర్గమ్మ, నూపా సరోజిని ఆందోళ వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళాపోరాటదినం ఆవిర్భవించి 114 సంవత్సరాలు అయిందని ఎన్నిచట్టాలు వచ్చిన మహిళలకు న్యాయం జరగటం లేదని దమ్మపేటలో గురువారం ఆపార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలలపై జరుగుతున్న అత్యాచారం, వేదింపులకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో గంగాదర నాగమణి, ముక్తేశ్వరి, మంగ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థికి ఆర్థిక సాయం

పాల్వంచటౌన్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న పేద విద్యార్థి తిరుమలరావుకు సీపీఐ పాల్వంచ పట్టణ కార్యదర్శి, అడుసుమిల్లి సాయిబాబు తన అత్తమామలు వెంపటి నరసింహారావు- అనుసూయమ్మ జ్ఞాపకార్థంగా రూ.10వేలు విద్యార్థి తల్లిదండ్రులకు గురువారం మునిసిపల్ డీఈ స్వరూపరాణి చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, నాయకులు శనగరపు శ్రీనివాసరావు, మన్నెం వెంకన్న, బీవీ సత్యనారాయణ, జకర్యా, పద్మ, లక్ష్మి, ఆదినారాయణ, శంకర్, వెంకన్న, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, అల్లి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు పొందూరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

పాల్వంచటౌన్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని, ఆర్థిక పరిపుష్టి సాధించాలని పాల్వంచ మునిసిపల్ కమిషనర్ సుజాత అన్నారు. గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒడ్డుగూడెం వెల్ఫేర్ గ్రూప్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. వేల్ఫేర్ గ్రూప్ సభ్యులు అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మునిసపల్ డీఈ స్వరూపరాణి, అకౌంటెంట్ స్వప్న, చావా రవి, అపోలో వాసవి, విశ్రాంత ఉపాధ్యాయుడు శివప్రసాద్, సొసైటీ డైరెక్టర్ కనగాల నారయణరావు, మూర్తి, రాజేష్, కాలనీ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

'కాసాని' సంస్మరణ సభను జయప్రదం చేయండి

దుమ్ముగూడెం మార్చి 6 (ఆంధ్రజ్యోతి): సుజాతనగర్‌లో 9న సీపీఎం నేత కాసాని ఐలయ్య సంస్మరణ సభను జయప్రదం చేయాలని మండల కార్యదర్శి కారం పుల్లయ్య పిలుపునిచ్చారు. సభ గోడపత్రికలు, కరపత్రాలను గురువారం విడుదల చేశారు. ఉద్యమ నాయకులు, నిస్వార్ధ ప్రజానాయకులు కాసాని పలు రంగాల పేదల పక్షాన పోరాడారని గుర్తు చేశారు. మర్మం చంద్రయ్య, వీర్రాజు, హరిబాబు, కనకరావు, రాము తదితరులున్నారు.

క్రీడలతో మానసికోల్లాసం

రుద్రంపూర్, మార్చి 6(ఆంధ్రజ్యోతి): క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోమదపడతాయని, ప్రతి ఒక్కరు క్రీడల్లో పాల్గొనాలని ఏజీఎం(ఫైనాన్స్) కె.హనాసమత, డీజీఎం బి.శివకేశవరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా సింగరేణి యాజమాన్యం వారి ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియాలోని సత్తుపల్లి సేవా సభ్యులకు, రుద్రంపూర్, గౌతంపూర్, రామవరం, ధన్‌బాద్ సేవా సభ్యులకు, మహిళా ఉద్యోగులకు ఆటలపోటీలను గురువారం నిర్వహించారు. పోటీలను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో సీనియర్ పీవో ఎం.మురళీ, కొత్తగూడెం ఏరియా సింగరేణి సేవా సమితి కో-ఆర్డినేటర్ సిహెచ్.సాగర్, సేవాసభ్యులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

కనీస వేతన చట్టం అమలుచేయాలి: సీఐటీయూ

కొత్తగూడెం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారం జీతభత్యాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజె. రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమంలో నాయకులు పాల్గొని నిరసన తెలిపారు. ఆనంతరం కార్మికశాఖ సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్‌కి వినతిపత్రం అందజేశారు. ఏజే. రమేష్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన జీవోను అమలు చేసి న్యాయం చేయాలన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డా రవికుమార్, జిల్లా సహాయ కార్యదర్శి కే.సత్య, జిల్లాకమిటీ సభ్యులు బి. రమేష్, నరసింహ, ప్రదీప్, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

బీఎస్పీలో చేరిక

దుమ్ముగూడెం మార్చి 6 (ఆంధ్రజ్యోతి): చింతగుప్పలో గురువారం బీఎస్పీ సమావేశం నిర్వహించారు. గ్రామానికి చెందిన ఆదివాసీ యువకులు తుర్రం రాజు, పెడకం రాజేష్, పాయం బాలరాజు పార్టీలో చేరారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై చేరినట్లు వారు తెలిపారు. జిల్లా ఇన్‌చార్జ్ తడికల శివకుమార్, మండల అదనపు ఇన్‌చార్జ్ చల్లగుల్ల సతీష్‌చౌదరి, నియోజకవర్గ అధ్యక్షుడు కొండా చరణ్, ప్రధాన కార్యదర్శి సామల ప్రవీణ్ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

జూలూరుపాడు, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మాచినేనిపేట తండా గ్రామంలో గురువారం బొలోరో వాహనం, ఆటో ఢీకొన్న సంఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళితే బొలోరో వాహనం కొత్తగూడెం నుంచి జూలూరుపాడు వైపు వస్తుంది. ఆటో జూలూరుపాడు నుంచి కొత్తగూడెం వైపు వెళుతుంది. ఈ క్రమంలో రెండు వాహనాలు మాచినేనిపేట తండా గ్రామంలో ఢీ కొన్నాయి. పడమటనర్సాపురం గ్రామానికి చెందిన అరవింద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడికి వైద్యచికిత్సలు అందించేందుకు 108లో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి ప్రమాద వివరాలను నమోదు చేసుకున్నారు.

రెండు ఎమ్మెల్సీ స్థానాల విజయం పట్ల హర్షం

మణుగూరు టౌన్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడింటిలో రెండు స్థానాలను బీజేపీ గెలిచినందుకు గురువారం ఆ పార్టీ మణుగూరు మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మలికం కొమరయ్య, పట్టభద్రుల స్థానంలో అంజిరెడ్డి గెలుపుపై ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడమే దీనికి నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పొన్నం బిక్షపతి, మణుగూరు మండల నాయకులు లింగపల్లి రమేష్, ఈసాల వెంకటేశ్వర్లు, ముత్యాల వెంకటేశ్వరరావు, భోగి చంద్రరావు, జంపనచేతి రామరాజు, మీసాల దుర్గారావు, బేరా రమేష్, భక్తిని సాంబశివరావు, చర్ల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

అక్కరకు రాని నిర్మాణాలు

- ఊరికి దూరంగా క్రీడాప్రాంగణాలు
- వైకుంఠధామాల్లో సదుపాయాలు కరువు
- రూ. లక్షల ప్రజాధనం వృథా

దుమ్ముగూడెం మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా రూ.లక్షలాదిల ప్రభుత్వ నిధులతో నిర్మించిన వైకుంఠధామాలు(శ్మశాన వాటికలు), క్రీడాప్రాంగణాలు పూర్తి వృథాగా మారాయి. ముప్పై ఏడు గ్రామ పంచాయతీల్లో 2019-21 సంవత్సరాల మధ్య శ్మశాన వాటికలు, క్రీడా ప్రాంగణాలను నిర్మించారు. ఏడు గ్రామపంచాయతీల్లో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.10లక్షలు, ముప్పై గ్రామపంచాయతీల్లో పంచాయతీ రాజ్ నిధులు రూ.12.50లక్షలు వెచ్చించి నిర్మించారు. అలాగే అన్ని గ్రామపంచాయతీల్లోనూ రూ.లక్షలాదిలను వెచ్చించి క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేశారు. దుమ్ముగూడెం, సింగారం, నరసాపురం గ్రామ పంచాయతీలను మినహాయించి మిగతా అన్నిచోట్లా సింగిల్, డబుల్‌బార్‌లను నిర్మించారు. చాలా చోట్ల క్రీడాప్రాంగణాలు ఊర్లకు దూరంగా నిర్మించడంతో యువతకు ఏ మాత్రం అందుబాటులో లేవు. దీంతో స్మశాన వాటికలు, క్రీడాప్రాంగణాలు పూర్తి నిరుపయోగంగా పడి ఉన్నాయి.



మౌలిక వసతులు లేని పి.మారేడుబాక వైకుంఠధామం



ఊరికి దూరంగా అచ్యుతాపురం క్రీడా ప్రాంగణం

సదుపాయాల్లేని వైకుంఠధామాలు

శ్మశాన వాటికలో శవ దహన ప్రక్రియలో పాల్గొన్న వారంతా స్నానం చేయడం సంప్రదాయం. ఐతే ఏ ఒక్క శ్మశాన వాటికలోనూ స్నానాలు చేసేందుకు నీటి సదుపాయం లేదు. స్నానాలు చేయడం పక్కన బెడితే కనీసం తాగేందుకు కూడా చుక్క నీరు అందుబాటులో లేదు. కొన్ని చోట్ల మాత్రమే చేతిబోర్లను నిర్మించారు. నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ట్యాంకులు అలంకార ప్రాయంగా మారాయి. కరోనా సమయంలో సింగారం, చిననల్లబల్లి శ్మశాన వాటికల్లో ఒకట్రెండు సార్లు శవాలను దహనం చేయగా, మిగతా చోట్ల ఆ ఊసే లేదు. నాసిరకంగా నిర్మించడంతో కొన్ని చోట్ల ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకున్నాయి. అలాగే క్రీడాప్రాంగణాలు పూర్తి అలంకార ప్రాయంగా మారాయి. చాలా చోట్ల సింగిల్, డబుల్ బార్లు ఊరికి దూరంగా నిర్మించారు. మరికొన్ని చోట్ల స్మశానవాటికల వద్ద ఏర్పాటు చేశారు. శారీరక ధారుఢ్యం కోసం నిర్మించిన క్రీడాప్రాంగాణాలు పూర్తి నిరుపయోగంగా తయారయ్యాయి.

దారి లేని లచ్చిగూడెం శ్మశాన వాటిక

మౌలిక సదుపాయాల్ని పక్కన బెడితే లచ్చిగూడెం శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి కూడాలేదు. ఊరికి దూరంగా పొలాల మధ్యలో నిర్మించారు. ఐదేళ్ల క్రితం ఇక్కడ శ్మశాన వాటిక నిర్మించగా, రహదారి సదుపాయం సంగతి పూర్తిగా విస్మరించి నిర్మించారు. దారి ఇచ్చేందుకు చుట్టుప్రక్కల రైతులు అంగీకరించకపోవడంతో ఐదేళ్లుగా లచ్చిగూడెం శ్మశాన వాటిక పూర్తి నిరుపయోగంగా పడిఉంది. రూ.లక్షలాదిల ప్రభుత్వ నిధులతో చేపట్టిన నిర్మాణాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి వినియోగంలోకి తేవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

వేసవిని ఎదుర్కొనేందుకు విద్యుత్తు శాఖ సిద్ధం

● 28 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు

ఎన్‌పీడీసీఎల్ ఎస్ఈ మహేందర్

భద్రాచలం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఈసారి వేసవిలో విద్యుత్ సమస్యలు ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. భద్రాచలంలోని పలు కాలనీల్లో రూ.1.50 కోట్లతో 28 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ఇందులో 12 ట్రాన్స్‌ఫార్మర్లను ఎన్‌పీడీసీఎల్ ఎస్ఈ మహేందర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిస్కారంగా భద్రాచలంలో అదనంగా 28 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయ డం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పీడీసీఎల్ భద్రాచలం డీఈ జీవన్‌కుమార్, ఏడీఈ వేణు, ఏఈ రాజారావు, లైన్‌మెన్ త్రినాధరెడ్డి పాల్గొన్నారు.



ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభిస్తున్న ఎస్ఈ

'రాయల' వర్ధంతిని జయప్రదం చేయండి

భద్రాచలం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): పీడీఎస్‌యు ఆధ్వర్యంలో గురువారం రాయల సుభాష్‌చంద్రబోస్ 9వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్లను గురువారం భద్రాచలంలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ కామ్రేడ్ రవన్న విద్యార్థి దశ నుంచి జీవితాన్ని కొనసాగించారన్నారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో వర్ధంతి వేడుకలు జరుగుతయాని పేర్కొన్నారు.

రూ.5లక్షలతో 'ఇందిరమ్మ' ఇల్లు

●మొండివర్రెలో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జారే



మాట్లాడుతున్న ఎమ్మెల్యే జారే

దమ్మపేట, మార్చి 6(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభు త్వం, ఈ ప్రభుత్వంలో పేదలకు రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ళు మంజూ రి చేస్తుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. గురువారం దమ్మపేట మండలంలోని మొండివర్రెలో పైలెట్ ప్రాజెక్టుగ మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పనులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అంతకుముందు బేతం రవి-నాగలక్ష్మిల ఇంటికి ఆయన భూమి పూజ చేశారు. గత ప్రభుత్వంలో పదేళ్ల పేదలకు ఇళ్ల మంజూరి చేయలేదని ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీఈ సుబ్రహ్మణ్యం, ఏఈ జీ రాము, ఎంపీడీఓ రవీంద్రరెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ వాసం రాణి, మాజీ ఎంపీపీ సోయం ప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.

నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

భద్రాచలం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): భద్రాచలంలోని ఓ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ మూడో సంవత్సరం విద్యను అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని గురువారం మాత్రలు అధికమొత్తంలో మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. దీంతో సంబంధిత కళాశాల సిబ్బంది ఆమెను ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియాల్సి ఉంది. కాగా విద్యార్థిని చికిత్స పొందుతున్న వైద్యశాలకు వెళ్లి భద్రాచలం పట్టణ ఎస్ఐ విజయలక్ష్మి వివరాలు సేకరించారు. కాగా ఆ విద్యార్థిని కోలుకుంటునట్లు తెలుస్తుంది.

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

దుమ్ముగూడెం మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టరును పోలీసులు గురువారం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. చర్ల మండలం ఆర్‌కొత్తగూడెంకు చెందిన ఏనూటి రమేష్ దుమ్ముగూడెం మండలంలో ఇసుకను విక్రయించేందుకు తరలిస్తూ చిననల్లబల్లి వద్ద పట్టుబడ్డాడు. పోలీసులు ట్రాక్టరును గమనించి ఆపగా, డ్రైవరు రమేష్ వెనకకు తిప్పుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులు ట్రాక్టరును అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు. ఎస్ఐ గణేష్ కేసు నమోదు చేశారు.

రేపు కొత్తగూడెంలో మహిళా సదస్సు

సుజాతనగర్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): కొత్తగూడెం పట్టణంలో 8న జరుగు సదస్సును జయప్రదం చేయాలని పీవోడబ్ల్యు కొత్తగూడెం డివిజన్ నాయకురాలు పోలబోయిన సులోచన పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని పాత అంజనాపురం గ్రామంలో గడ్డం పాపమ్మ అధ్యక్షతన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ మార్చి 8న శ్రామిక మహిళల పోరాట దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం పట్టణంలో జరుగు సదస్సును జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కొడెం దుర్గ, నాగమ్మ, మాణిక్యమ్మ, ఈసం రాధమ్మ, ఎట్టి లక్ష్మి, కుమారి నాగమణి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.



కరపత్రాలు ఆవిష్కరిస్తున్న దృశ్యం

దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించాలి

- కలెక్టర్ జితేష్ వి.పాటిల్
- పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష



గదులకు డోర్లు, కిటికీలు లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న కలెక్టర్

కొత్తగూడెం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను పకడ్బందీగా పరిశీలించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన, పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, ధరణి పెండింగ్ దరఖాస్తులు తదితరాలపై అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, స్థానికసంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనలతో కలసి జడ్పీసీఈఓ నాగలక్ష్మి, హౌసింగ్ పీడీ శంకర్, ఆర్‌డీవోలు, తహసీల్దార్‌లు, మున్సిపాల్ కమిషనర్లు ఎంపీడీఓలు, ఎంపీఓలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించాలని, వచ్చిన దరఖాస్తులను ఎల్-1, ఎల్-2, ఎల్-3 మూడు జాబితాలుగా విభజించాలని ఆదేశించారు. పేదలలో అత్యంత పేదలకు, దివ్యాంగులు, ఏ ఆధారం లేని వారికే ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన వివరాల నివేదికను ప్రతిరోజు అందించాలని ఆదేశించారు. పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఎల్ఆర్ఎస్‌కు సబ్‌రిస్ట్రార్ కార్యాలయాల్లోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. మార్చి 31లోగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్నవారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తిస్తుందన్నారు. ధరణి మాడ్యుల్లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

బీసీ బాలుర వసతి గృహం తనిఖీ

భద్రాచలం, (ఆంధ్రజ్యోతి): భద్రాచలంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ వసతి గృహంలోని గదులు, మరుగుదొడ్లు, దుస్తులు ఆరబెట్టుకునే స్థలాన్ని, వంటగదిని పరిశీలించారు. రోజువారీగా భోజనాన్ని ఎవరెవరు రుచి చూస్తున్నారని అడిగారు. వసతి గృహంలో గదుల డోర్లు, కిటికీలు, మరుగుదొడ్ల డోర్లు, మెయిన్‌గేటు సరిగా లేకపోవడాన్ని గమనించి కలెక్టరు వెంటనే వాటిని రిపేరు చేయించాలని అధికారులను ఆదేశించారు. అలాగే విద్యార్థులకు భోజనం చేయడానికి వీలుగా వసతి గృహంలో డైనింగ్ హాలు ఏర్పాటు చేయడానికి తగిన ప్రణాళికలు రూపొందించి నివేదికలు అందజేయాలన్నారు. ఈ తనిఖీలో కలెక్టరు వెంట బీసీ సంక్షేమాధికారి ఇందిర, వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు.

శాశ్వత మార్కెట్ నిర్మాణాన్ని పూర్తిచేయాలి

- మంత్రి తుమ్మలకు వ్యాపారులు, నాయకుల వినతి



తుమ్మలకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

జూలూరుపాడు, మార్చి 6(ఆంధ్రజ్యోతి): జూలూరుపాడులో శాశ్వత మార్కెట్ లేకపోవటంతో రైతులు, వ్యాపారులు, హమాలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, శాశ్వత మార్కెట్ నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తిచేయాలని వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావును వ్యాపారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. బుధవారం రాత్రి జూలూరుపాడులో మంత్రి తుమ్మలను పత్తి కొనుగోలు వ్యాపారులు, హమాలీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలసి వినతి పత్రాన్ని అందజేశారు. మార్కెట్ నిర్మాణానికి కొన్నేళ్ల క్రితం 11 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినప్పటికి ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవటంతో పత్తి కొనుగోళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. నిర్మాణ పనులను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసి శాశ్వత మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి తమ ఇబ్బందులను తొలగించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రె స్ జిల్లా నాయకుడు లేళ్ల వెంకటరెడ్డి, వ్యాపారులు పెండ్యాల రాము, తొండపు నవీన్ కుమార్, షేక్ అన్వర్ పాల్గొన్నారు.

ప్రశాంతంగా ద్వితీయ సంవత్సర పరీక్షలు



అశ్వారావుపేటలో విద్యార్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది

అశ్వారావుపేట/రూరల్, మార్చి 6(ఆంధ్రజ్యోతి): అశ్వారావుపేటలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అశ్వారావుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, వీకేడీవీఎస్ఆర్ కళాశాల, మైనారిటి గురుకులంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అశ్వారావుపేట, దమ్మపేటలోని ఏడు కళాశాలలకు చెందిన ద్వితీయ సంవత్సరం వి ద్యార్థులు పరీక్షలు రాశారు. ఉదయం 9గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యా హ్నం 12గంటల వరకు జరిగింది. పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సందర్శించారు.

దుమ్ముగూడెం (ఆంధ్రజ్యోతి): దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఇంటర్ ద్వితీయ పరీక్ష మొదటి పేపర్‌కు పదహారు మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలకు ముందు ఎస్ఐ గణేష్, కళాశాల సిబ్బంది విద్యార్థులను తని ఖీ చేసి లోనికి పంపారు. చీఫ్ సూపరింటెండెంట్‌గా వై.మల్లికార్జునరావు వ్యవహరించారు.

పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ

చండ్రుగొండ, (ఆంధ్రజ్యోతి): చండ్రుగొండలో ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ గురువారం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లుపై ఎస్ఐ శివరామకృష్ణతో సమీక్షించారు. కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గోదావరి జలాల రాకతో రైతుల పూజలు

జూలూరుపాడు, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని వినోభానగర్ గ్రామంలో నిర్మించిన రాజీవ్ లింక్‌కెనాల్‌కు గోదావరి జలాలు చేరుకోవటంతో గురువారం రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూలూరుపాడు, వినోభానగర్, వెంగన్నపాలెం, ఏన్కూర్ మండలంలోని హిమామ్‌నగర్, అక్కినాపురంతండా తదితర గ్రామాలకు చెందిన రైతులు రాజీవ్ లింక్‌కెనాల్ వద్దకు వచ్చారు. పూజలు చేసి పారుతున్న గోదావరి జలాలను చూసి పులకించిపోయ్యారు.

ప్రతీ పాఠశాలలో బాలమేళా నిర్వహించుకోవాలి

అశ్వారావుపేట రూరల్, మార్చి 6(ఆంధ్రజ్యోతి): బాలమేళాల ద్వారా చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీయటానికి అవకాశం ఉంటుందని, ప్రతి పాఠశాలలోనూ తప్పకుండా బాలమేళాను నిర్వహించుకోవాలని ఎంఈవో ప్రసాదరావు సూచించారు. అశ్వారావుపేటలోని నెహ్రూనగర్ పాఠశాలలో గురువారం మండలస్థాయి బాలమేళాను నిర్వహించారు. గతంలో కాంప్లెక్స్‌స్థాయిలో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు మండలస్థాయి బాలమేళాలో పాల్గొన్నారు. ఉచిత పథకాల ద్వారా కలిగే నష్టాలను ఓచిన్నారి అద్భుతంగా వివరించింది. బాలమేళాలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు, పాఠశాలకు బహుమతులు అందించారు. ఎంఈవో మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్‌లోనూ తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఉన్నతంగా ఎదగాలన్నారు కష్టపడితే సాధించలేనిది ఏమి ఉం డదంటూ, కష్టానికి ఫలితం తప్పకుం డా వస్తుందన్నారు. కార్యక్రమంలో కాం ప్లెక్స్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



మాట్లాడుతున్న విద్యార్థిని